
www.prajasakti.com

ప్రజాశక్తి

శనివారం 5 నవంబర్ 2022

5

తూర్పుగోదావరి



27న ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం

ప్రజాశక్తి-గోపాలపురం

పోలవరం ఎస్ఇబి స్టేషన్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను బహిరంగ వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ జె.శ్రీనివాస బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు, విజయవాడ సంబంధిత స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ నెల 7న 34 బైకులు, కార్లను వేలం వేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి కలిగినవారు బహిరంగ వేలంలో పాల్గొనాల్సిందిగా తెలిపారు. వివరాల కోసం ఎస్ఇబి పోలవరం స్టేషన్లో సంప్రదించాలని, 9440902432, 8019852606 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

ప్రణాళిక మేరకు గృహ నిర్మాణాలు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం

జిల్లాలో ప్రతి వారం ఏడు వేల ఇళ్లను స్టేజ్ కన్వర్షన్ కింద చేపట్టవలసి ఉందని ఆమేరకు మండల స్థాయి అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల వారు ఫలితాలు సాధించడం లేదని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి జిల్లా హౌసింగ్ అధికారి బి.తారా చంద్‌తో కలిసి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణ పనులను ప్రణాళిక మేరకు పూర్తి చేయాలన్నారు. ఇంజనీరింగ్, సచివాలయ సాంకేతిక సిబ్బంది నిబద్ధతతో కూడి సేవాభావంతో పని చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 12,500 ఇళ్ల పూర్తి చేసి, 90 రోజుల కార్యాచరణ కింద నూతనంగా స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద 6867 ఇళ్లకు గాను 5948 ఇళ్లకు మంజూరు చేశారని, వాటిని కూడా చేపట్టి పూర్తి చెయ్యాలని, ఎప్పటికప్పుడు ఆయా డేటా ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసి బిల్లులు సమర్పిస్తే చెల్లింపులు త్వరితగతిన జరుగుతాయన్నారు.

ఇథనాల్ ప్లాంట్‌తో రైతులకు లబ్ధి

500 మందికి ఉద్యోగ అవకాశాలు : శంకుస్థాపన సభలో సిఎం జగన్



ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి



సభలో మాట్లాడుతున్న సిఎం జగన్

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, గోకవరం

వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా బియ్యం విరిగిపోయినా, చెడిపోయినా కూడా ఈ పంటలకు సరైన ధర అందించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్రంలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోందని సిఎం జగన్ తెలిపారు. ఇథనాల్ ప్లాంట్‌తో రైతులకు మరింత లబ్ధి చేకూరనుందని ప్రకటించారు. పంట పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూడటమే ప్రభుత్వ అంతిమ ధ్యేయమని వివరించారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.270 కోట్లతో టెక్ మహీంద్ర గ్రూప్‌నకు చెందిన అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు టెక్ మహీంద్ర సిఇఒ గుర్నానీతో కలిసి సిఎం శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఇథనాల్‌ను ప్లాంట్‌తో రైతులు, నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్లాంట్‌లో బ్రోకెన్ రైస్‌తో ఇథనాల్ తయారీ చేస్తారని తెలిపారు. పాడైపోయిన ఆహార ధాన్యాలు, సూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగిస్తారన్నారు. ఇథనాల్‌తో పాటు పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫీడ్‌ను బై ప్రొడక్ట్ కింద ఉత్పత్తి చేస్తారని పేర్కొన్నారు. వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యానికి కూడా ఫ్యాక్టరీ వల్ల మంచి ధర లభిస్తుందని సిఎం తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు విజ్ఞప్తి మేరకు ఏలేరు కుడి కాలువ నిర్మాణం కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కాలువ పనులతో 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు.

రోజుకు 200 కిలో లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి

రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపిఐఐసి ఇండస్ట్రియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని సిఎం జగన్ వివరించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిలో కట్టడం వల్ల కాలుష్యానికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉంటుందన్నారు. దేశంలో ముడి చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతో పాటు హరిత ఇంధన వినియోగాన్ని పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. 2025-26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవలే కేంద్రం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో 8.41 శాతం ఇథనాల్ మిశ్రమం ఉంటుందని వివరించారు. కోటి లీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు పలు పరిశీలనల్లో వెల్లడైందన్నారు. దీంతో ఇథనాల్ ఉత్పత్తి రంగంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. దీంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు సిఎం జగన్ వివరించారు. కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్‌రామ్, అనురాధ, వంగా గీతా, ఎంఎల్‌ఎలు జ్యోతుల చంటిబాబు, చిర్ల జగ్గిరెడ్డి, కురసాల కన్నబాబు, సత్తి సూర్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా ఎపి

- సిఇఒ గుర్నానీ

భూ కేటాయింపుల నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ గుర్నానీ తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని, భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్లాంట్‌లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సిఈఓ ప్రకటించారు.



వారోత్సవాల ర్యాలీని ప్రారంభిస్తున్న ఎస్‌పి

విజిలెన్స్ వారోత్సవాలపై అవగాహన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం

విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి పివిరవి.కుమార్ ఆధ్వర్యాన శుక్రవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో ఎసిబి, పోలీస్, ఆర్‌టిసి అన్ని శాఖల ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి రవికుమార్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమిష్టి కృషితో అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని, ప్రతి ఉద్యోగి అంకితభావం, అప్రమత్తత, నిజాయితీతో అన్నీ వేళలా అత్యంత జాగురుతతో అవినీతిపై పోరాడి సమాజాభివృద్ధి తద్వారా దేశాభివద్ధికి దోహదపడే విధంగా నడుచుకోవాలని తెలిపారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సాంకేతికను ఉపయోగించి పౌరులకు సేవలు అందించేందుకు వివిధ రకాల ఆన్‌లైన్ వేదికల ద్వారా అవినీతి నిరోధము కోసం అనేక పటిష్టమైన చర్యలు తీసుకుంటోంన్నారు. ఈ కార్యక్రమంలో ఎసిబి ఎఎస్‌పి సౌజన్య, డిఎస్‌పి పి.ముత్యాల నాయుడు, డిఇ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

ఎపిఎన్‌జిఒ యూనిట్ కార్యవర్గం ఎన్నిక

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్

ఎపిఎన్‌జిఒ కొవ్వూరు తాలూకా యూనిట్ కార్యవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటయ్యింది. ఈ ఎన్నికలు స్థానిక ఎన్‌జిఒ హోంలో జెఏసి రాష్ట్ర చైర్మన్ ఆర్ఎస్.హరనాథ్, జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ పర్యవేక్షణలో శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఎన్నికల కార్యక్రమంలో తణుకు తాలూకా అధ్యక్షుడు కెవి.నరసరాజు ఎన్నికల అధికారిగా తణుకు తాలూకా సెక్రటరీ కెవి.సత్యనారాయణ సహాయ ఎన్నికల అధికారిగా, జిల్లా కోశాధికారి దావాల నరేంద్ర బాబు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. కొవ్వూరు తాలూకు యూనిట్ అధ్యక్షులు పివివిహెచ్.రవి శంకర్ రెండో పర్యాయం ఎన్నికయ్యారు. కార్యదర్శిగా వి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు1గా పి.రామకృష్ణారావు, ఉపాధ్యక్షులు2గా బి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు3గా ఎల్.కృష్ణ భగవాన్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.జానకమ్మ, సిహెచ్.మోహన్, ఐ.నాగమణి, కె.ఉషారాణి కోశాధికారిగా బి.నాగవేణి గోపాలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి అధ్యక్షులుగా ఎన్నికైన పివివిహెచ్.రవిశంకర్‌ను, నూతన కమిటీని పలువురు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘా ఉద్యోగస్తులు, సిబ్బంది అభినందించారు.



ప్రమాణస్వీకారం చేస్తున్న నూతన కార్యవర్గం

దళితులపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ

ప్రజాశక్తి-సీతానగరం

ఉండేశ్వరపురం, మిర్తిపాడు, కూనవరంలో ఎస్‌సిలపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికే మచ్చ అని అంబేడ్కర్ యూత్ నాయకుడు యాళ్ల రవి అన్నారు. మిర్తిపాడులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ దాడుల్లో బాధితుల పక్షాన నిలిచి చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాడిన బర్రే ఆనంద్‌పై కూనవరం కాపు సంఘం నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వారి వైఖరి దాడులు చేస్తే దెబ్బలు తింటూ బతకాలి తప్పా ఎదురు ప్రశ్నించకుండా, కేసులు పెట్టకూడదన్నట్టు ఉందనాన్రు. బర్రే ఆనంద్ నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా తామంతా ఏకమై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. గ్రామ పెద్ద పత్తి నారాయణరావు మాట్లాడుతూ ఉండేశ్వరపురం గ్రామం నుంచి మిర్తిపాడు గ్రామం వరకు ఎస్‌సిలను వెంటాడి దాడి చేసి చంపే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఈరోజు వరకు ధైర్యంగా బయట తిరుగుతున్నారని, రాజకీయ నాయకులు బాధితుల పక్షాన నిలబడకుండా నిందితులను రక్షించడానికే పని చేస్తున్నారని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. నిందితులను రక్షిస్తున్న ఎంఎల్‌ఎ స్థానికుడా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పూడి మంగయ్య, గోసాల వీర్రాజు, విత్తనాల సంసోను, పల్లి సుందర్, పీతల సతీష్, బేదంపూడి బాబి పాల్గొన్నారు.

అనూరా లోగోను ఆవిష్కరించిన విసి

ప్రజాశక్తి రాజానగరం

ఆదికవి నన్నయ యూనివర్సిటీ రాజమహేంద్రవరం అలూమినీ అసోసియేషన్ (అనూరా) లోగోను విసి ఆచార్య మొక్కా జగన్నాథరావు యూనివర్సిటీ సెమినార్ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విసి జగన్నాథరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సంఘం కీలక పాత్రను పోషించాలన్నారు. విశ్వవిద్యాలయాలు విజ్ఞానానికి కేంద్రాలని, మెరుగైన సమాజాభివృద్ధికి విశ్వవిద్యాలయాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.

అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమం

ప్రజాశక్తి-తాళ్లపూడి

అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి మరొకసారి అధికారాన్ని అందించాలని హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత కోరారు. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కింద మండలంలోని మలకపల్లి గ్రామానికి వచ్చిన మంత్రి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వపరంగా ఆయా కుటుంబాలు అందుకున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి వనితకు సహకార బ్యాంకు అధ్యక్షులు కుంటముక్కల కేశవ నారాయణ, ఇతర వైసిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, జెడ్‌పి వైస్ చైర్‌పర్సన్ పోసిన శ్రీలేఖ, వైసిపి మండల శాఖ అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కార్టూ'నిజం'



అక్రమ అరెస్టులు, అడ్డుగోలు ఆంక్షలు, అడ్డుకోవడాలు, నిర్బంధాల్లోనా సార్..!!

క్రీడాకారిణికి 'మానవత' ఆర్థిక సాయం

ప్రజాశక్తి-తాళ్లపూడి

రెండుసార్లు జాతీయ స్థాయి ఫుట్ బాల్ గేమ్స్‌లో పాల్గొని కిడ్నీల వ్యాధితో బాధ పడుతున్న మండలంలోని గజ్జరం గ్రామానికి చెందిన గుంటి నిర్మలకు మానవత సంస్థ శుక్రవారం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ సందర్భంగా మానవత శాఖ అధ్యక్షులు జోడాల వెంకటేశ్వరరావు మాటాడుతూ చిన్నతనంలోనే రెండు కిడ్నీలూ పాడై వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మలకు ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు ఉపాధ్యక్షులు సురేష్, కార్యదర్శి సుబ్బారావు, సహాయ కార్యదర్శి దుర్గాప్రసాద్, ఇసి మెంబర్లు సనపల రాజశేఖర్, సభ్యులు శోభన్ బాబు, పూర్వ అధ్యక్షులు ఎసిహెచ్.గుప్త తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి -దేవరపల్లి

గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరారు. తహశీల్దార్ ఎం.రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలు పరిష్కరించాలని, నూతన భూమి ధర ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. సిపిఎం నేత కృష్ణారావు, సాయిబాబు, కూచిపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాశక్తి - దేవరపల్లి

మండలంలని యర్నగూడెంలో బొల్లిన గంగరాజు జిల్లా పరిషత్ కళాశాలలో విద్యార్థులకు నూతనంగా టాయిలెట్స్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ బొంత భరత్ బాబు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బొల్లిని గంగరాజు జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం వాసవి, ఉపాధ్యాయులు కళాశాల లెక్చరర్స్ వైసిపి నాయకులు హాజరయ్యారు.

అన్నదానంలో ఎంఎల్‌ఎ గోరంట్ల

ప్రజాశక్తి-కడియం

సామాజిక శాంతికి ఆధ్యాత్మికత అవసరమని రాజమహేంద్రవరం రూరల్ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చియ్యచౌదరి అన్నారు. కడియంలో చిలుకూరి ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో 25 రోజులుగా జరుగుతున్న అయ్యప్ప భక్తులకు ఉచిత అన్నదానంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత, సేవాభావం సమాజ శాంతికి మూలాధారమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, రఘురాం, ఎంఇఒ వి.లజపతిరాయ్, అయ్యప్ప పీఠాల బందం బైవరపు నాగేశ్వరరావు, కలిదిండి శేషగిరి, బడిగంటి సూర్యనారాయణ, చిలుకూరి ప్రభాకర్ పాల్గొన్నారు.

గర్భిణులకు పోషకాహారంపై అవగాహన

ప్రజాశక్తి- దేవరపల్లి

మండలంలోని యర్నగూడెంలో పిహెచ్‌సి వైద్యాధికారి ఎస్.నాగదేవి ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగదేవి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే వైద్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ముఖ్యంగా గర్భిణులకు అందే ప్రభుత్వం పథకాలను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ వివి.లక్ష్మి, ఎంఎల్‌హెచ్ పి.శిరీష రమ్య, ఎఎన్ఎం అచ్చమ్మ పాల్గొన్నారు.

లాభసాటి పంటలను సాగు చేయాలి

ప్రజాశక్తి-గోపాలపురం

పొగాకు పంటపై పూర్తిగా ఆధారపడకుండా లాభసాటిగా ఉండే ఇతర పంటలను పండించాలని పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి జివిఎల్‌కె ప్రసాద్, ఎడిఎ చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం గోపాలపురం పొగాకు బోర్డులో సీనియర్ గ్రేడ్ ఆఫీసర్ పి.హేమస్మిత అధ్యక్షతన రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ పొగాకు పరిశ్రమలోని అనిచ్ఛత పరిస్థితుల వల్ల పొగాకు ఉత్పత్తిపై ప్రభావం పడుతున్నందున రైతులు పొగాకు పంటపై పూర్తిగా ఆధారపడకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన ఏర్పరచుకుని పంటలు పండిస్తూ లాభాల బాట పట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఫణి కుమార్, ఉద్యాన శాఖ అధికారి జి.రమేష్ పాల్గొన్నారు.

రైటప్ రైతులతో మాట్లాడుతున్న అధికారులు

ఎల్‌ఐసి సేవలు పారదర్శకం

ప్రజాశక్తి-కడియం



సదస్సులో మాట్లాడుతున్న మేనేజర్

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) తన కార్యకలాపాలను పారదర్శకంగా, అవినీతి రహితంగానూ జరుపుతోందని ఎల్‌ఐసి రాజమహేంద్రవరం రూరల్ బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ అన్నారు. విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కడియం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ఎల్‌ఐసి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియం వైస్ ప్రెసిడెంట్ వెలుగుబంటి రఘురామ్ (నాని) , అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్ లు పాల్గొని మాట్లాడుతూ జీవితబీమా ఆవశ్యకతను వివరించారు. ఈ అవగాహనా సదస్సులో ఎల్‌ఐసి ఏజంట్లు పల్ల వెంకటగిరి, ఎస్ఎల్వి నరసింహారావు, డేగల సత్యనారాయణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

నేడు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఇప్పటం గ్రామాన్ని సందిర్శస్తారనిపార్టీ పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం ఆనంద్ రీజెన్సీ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు, పార్టీ అభిమానులు ముందుకొచ్చి సభాప్రాంగణానికి, పార్కింగుకు స్థలం ఇవ్వడమే కాక పార్టీ నాయకులకు వివిధ రకాలుగా సహకరించారనాన్రు. గ్రామస్తుల సహకారానికి కతజ్ఞతగా ఆ గ్రామాభివద్ధికి పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ప్రకటించారన్నారు. ఇది సహించని స్థానిక ఎంఎల్‌ఎ గ్రామానికి వచ్చి భవిష్యత్తులో ఇబ్బందులపాలవుతారని హెచ్చరించారని, అంతేకాక స్థానిక వైసిపి నాయకులు రూ.50 లక్షలను సిఆర్‌డిఎకు పంపించాలని తీర్మానించారని నాదెండ్ల తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. గ్రామస్తులకు అండగా నిలిచేందుకు నేడు ఇప్పటం గ్రామాన్ని అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించి గ్రామస్తులను పలకరించనున్నారని నాదెండ్ల తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ నాయకులు పాటంశెట్టి సూర్యచంద్ర, మేడా గురుదత్త ప్రసాద్, అనుశ్రీ సత్యనారాయణ, బత్తుల బలరామకృష్ణ తదితరులు ఉన్నారు.

పలుచోట్ల 'ఫ్యామిలీ ఫిజీషియన్'

ప్రజాశక్తి - గోపాలపురం, తాళ్లపూడి

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుడ్డిగూడెం సర్పంచ్ మడిచర్ల ప్రసాద్ అన్నారు. శుక్రవారం గ్రామంలోని సచివాలయం వద్ద వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులకు దూరంగా ఉండే గ్రామాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు వైద్యులు సిబ్బంది ప్రజలకు చేరువలో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చెకప్‌లు, రక్త పరీక్షలు, బిపి, సుగర్ మందులు అందించడం ఆనందదాయకమని అన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. వైద్యులు ఎ.డేవిడ్‌రాజు, పిహెచ్‌సి వైద్యులు బివివి.దుర్గాభవాని, సిబ్బంది సచివాలయం వద్ద వైద్యశిబిరాన్ని నిర్వహించారు. వద్ధులు, గర్భిణులు, పిల్లలు 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ పథకం ద్వారా అందరికీ వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తోట నాగేశ్వరరావు, త్రిమూర్తులు నాగబాబు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలో సర్పంచ్ యాళ్ళ స్వప్న వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యాధికారి డాక్టర్ రమణ నాయక్, యాళ్ల బాబూరావు, పంచాయతీ కార్యదర్శి డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

తాళ్లపూడిలో 'బాదుడే బాదుడు'

ప్రజాశక్తి-తాళ్లపూడి

నిత్యావసర వస్తువులతో పాటు అనేక రకాల ప్రజల అవసరాల సరుకులపైన టాక్స్‌ల పేరుతో వైసిపి ప్రభుత్వం పన్నులు విధించి ప్రజలపై బాదుడు కార్యక్రమం చేపట్టిందని టిడిపి నాయకులు ఆరోపించారు. పార్టీ పిలుపుమేరకు మండల కేంద్రమైన తాళ్లపూడిలో టిడిపి బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా టిడిపి అగ్ర నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి చూపలేని అసమర్థపాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామనిన్నారు. నామన పరమేశ్వర రావు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కె.రామకృష్ణ, కె.వెంకట్రావు, ఇల్లూరి బాబ్జి, కైగాల శ్రీను పాల్గొన్నారు.

వైసిపి పతనం ఖాయం : ఎంఎల్‌ఎ గోరంట్ల

ప్రజాశక్తి-కడియం



సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ గోరంట్ల

రాష్ట్రంలో టిడిపికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే వైసిపి కుట్రలు పన్నుతోందని, పార్టీ నాయకుల అక్రమ అరెస్టులకు దిగిందని రూరల్ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహింఇచన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి, ఎంపీగా పని చేసిన టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌ను అర్ధరాత్రి అరెస్టు చేసి, ఆయన ఇంటి వద్ద విధ్వంసం సష్టించడం వైసిపి దమన నీతికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బిసిల గొంతు నొక్కేందుకు జగన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని, బిసిలంతా ఐక్యంగా ఉండి జగన్‌కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి అన్నందేవుల చంటి, చెల్లుబోయిన శ్రీనివాస్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, వెలుగుబంటి నాని, జల్లి కృపారావు, శీలం రవి, వనుము సూరిబాబు, ముత్తాబత్తుల విజయ, హేమలత, గౌరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్టు

మామిడికుదురు : నగరం గ్రామంలో వివాహిత కిడ్నాప్ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ ఎస్.కె.జానీభాషా తెలిపారు. మగటపల్లికి చెందిన సరెళ్ళ సాయినందిని, కె.దుర్గాప్రసాద్ ప్రేమికులు. వీరు ఈ ఏడాది అక్టోబర్ 14న భద్రాచలంలో వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని యువతి కుటుంబ సభ్యులు అదే నెల 26న రాజోలు నుంచి మగటపల్లి వస్తున్న జంటతో పాటు ప్రసాద్ తల్లిపై దాడి చేసి నందినిని కిడ్నాప్ చేశారు. దీంతో భర్త కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్, సిసి పుటేజీల ఆధారంగా నందిని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఇరువురితో మాట్లాడారు. భర్త వద్దే ఉంటానని నందిని పేర్కొనడంతో కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు.

దస్త్రాలు లేని వాహనదారులకు జరిమానా

అలమూరు : దస్త్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న 14 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా సివిల్ కోర్ట్ జడ్జి దీపా దైవక్షప ఒక్కొక్కరికి రూ.1,000 వేలు చొప్పున జరిమానా విధించారని ఎస్ఐ ఎస్.శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ ఎస్ఐ అవగాహన కల్పించారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ చిట్టిబాబు ఉన్నారు.

కలెక్టర్ ఆదేశాలతో ఇంటర్‌లో అడ్మిషన్

అమలాపురం : మురమళ్లకు చెందిన వారణాసి నాగసాయి రమ్య అనే విద్యార్థినికి కలెక్టర్ ఆదేశాలతో విద్యానిధి కళాశాలలో ఇంటర్‌లో అడ్మిషన్ ఇచ్చారు. రమ్య తండ్రి సత్యనారాయణ 15 రోజుల క్రితం చనిపోయారు. విద్యార్థిని ఆలనాపాలనా చూసేవారు లేరు. దీంతో గ్రామ పెద్దలు గత నెల 31న జరిగిన స్పందనలో కలెక్టర్‌కు అర్జీ పెట్టారు. దీనికి స్పందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలతో ఐసిడిఎస్ ద్వారా విద్యార్థినిని బాలసదన్‌కు అప్పగించారు. రమ్య పదోతరగతి పూర్తి చేసుకుని ఇంటర్ విద్య కోసం కలెక్టర్‌ను అభ్యర్థించింది. ఈ మేరకు పట్టణంలోని విద్యానిధి జూనియర్ కళాశాలలో బైపిసి గ్రూపులో యాజమాన్యం సీటును కేటాయించింది. ఈ కార్యక్రమంలో కామర్స్ మీరా ప్రతినిధి దుర్గారావు, విద్యా నిధి సంస్థల అధినేత నాయుడు, ప్రిన్సిపల్ సుధీర్‌బాబు పాల్గొన్నారు.

యువత సన్మార్గంలో నడవాలి

కొత్తపేట : యువత సన్మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధి, దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఎక్సైజ్ (ఎస్ఇబి) సిఐ కె.శ్రీనివాస్‌రావు సూచించారు. విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ అధికారి ఎస్.అరుణకుమార్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ కెచి.రాజు పర్యవేక్షణలో అక్రమ మద్యం నాటు సారా- నిర్మూలనపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలు, మద్యానికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్.నాగేశ్వరరావు, అంకమరావు, డాక్టర్ డిసిహెచ్.పాపారావు, హెచ్ఎస్ఎన్ఎస్.పవన్‌కుమార్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

అయ్యన్నపాత్రుడు అరెస్టు అప్రజాస్వామికం

రాజోలు : మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిని సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టిడిపి పొలిట్ బ్యూరో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకటరమణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాజోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలను ఉపయోగించి కక్షసాధింపులకు పాల్పడుతుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఐడిని ఉపయోగించి ప్రతిపక్షాలపై దాడి చేస్తుందన్నారు. అయ్యన్నపాత్రుడు పోర్జరీ కేసుల్లో ఉంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలే గాని అమరావతి నుంచి సిఐడి పోలీసులు వెళ్లి అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు.

పిడింగొయ్యిలో 'గడప గడపకూ మన ప్రభుత్వం'

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్

రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి సచివాలయం-1 పరిధిలోని బుచ్చయ్యనగర్‌లో శుక్రవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసిపి రూరల్ కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. బుచ్చయ్య నగర్‌లో 225 కుటుంబాలు, పిడింగొయ్యిలో 380 కుటుంబాలను కలిశారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధి లైట్లు, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజీ సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చందన మాట్లాడారు. సిఎం ఆదేశాల మేరకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కషి చేస్తామని పేర్కొన్నారు. తమకు గొర్రెలను సబ్సిడీపై అందించాలని పలువురు గొర్రెలు పెంపకందార్లు వారిని కోరారు. గొర్రెలు, మేకలు అభివద్ధి కమిటీ ద్వారా సబ్సిడీ వచ్చేలా కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.రాజు, చిన్నం ఆనంద్, ఎం.బంగారురాజు, జె.రాజు, వై.సాగర్‌బాబు, ఎం.రమణ, పి.మాధవనాగేశ్వరరావు, ఎం.వెంకన్న, ఎస్.ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

జి.రాగంపేటలో న్యాయవిజ్ఞాన సదస్సు

పెద్దాపురం : మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వై.బెన్నయ్యనాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జి.హర్ష వర్ధన్ ఆధ్వర్యంలో శుక్రవారం జి.రాగంపేటలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయవాదులు పలు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మడికి రాంబాబు, ఎస్.విశాలాక్షి, పారా లీగల్ వాలంటీర్లు ఆకుల మురళీకృష్ణ, నూతలపాటి అప్పలకొండ, మాసా చంద్రరావు , కుంచే నానిబాబు తదితరులు పాల్గొన్నారు.



13న విశ్వబ్రాహ్మణుల వనసమారాధన

రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం వడ్రంగి పనివార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవగుప్తపు శ్రీనివాస్ అధ్యక్షతన నగరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ నెల 13న 10వేల మందితో బెస్ట్‌ప్రైస్ వద్ద గల చెరుకూరి వీర్రాజు తోటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో అన్ని సంఘాల వారు కుటుంబ సభ్యులతో వచ్చి దీన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు ముద్రించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సర్వసభ్య సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పి.వీరబాబు, వైస్ ప్రసిడెంట్ సుబ్రహ్మణ్యం, నాయకులు వీరమల్ల సత్తిబాబు, తాళబత్తుల భాస్కరరావు, లోవరాజు, నక్క బుజి, పి.కోటేశ్వరరావు, నక్కా రమేష్ పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి

కాజులూరు : గృహ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని డిఎల్‌డిఒ అడపా నారాయణమూర్తి ఆదేశించారు. శుక్రవారం జగన్నాథగిరి, పెనుమల్ల, ఆండ్రంగి గ్రామాల్లో సచివాలయాలు, ఆర్‌బికెలు, గృహనిర్మాణాల పనులను ఆయన పరిశీలించారు. ఆండ్రంగి జగనన్న లేఅవుట్ గృహనిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలు పూర్తయితే బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. నిర్మాణాలు చేసుకోకపోతే ఆ స్థలాలు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఇన్‌ఛార్జి ఎంపిఇఒ ఇందిరాదేవి, పంచాయతీ కార్యదర్శులు ఈశ్వరీ, సూర్యప్రకాశ్, హౌసింగ్ అధికారులు ఉన్నారు.

పారదర్శకంగా భూముల రీసర్వే

కాకినాడ కార్పొరేషన్ : జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంలో భాగంగా చేపట్టిన భూముల రీసర్వేను పారదర్శకంగా, సమర్థవంతగా చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె.రమేష్ కోరారు. స్మార్ట్‌సిటీ కార్యాలయంలో శుక్రవారం అడ్మిన్ కార్యదర్శులు, విఆర్ఒలు, ఇతర సిబ్బందికి ఈ అంశంపై మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. సచివాలయాల వారీగా ఏ సర్వే నంబర్‌లో ఏ భవనం ఉంది? యజమాని ఎవరు? అసెస్‌మెంట్ నెంబర్ ఏమిటి? అనే అంశాలను సమగ్రంగా సిద్ధం చేసి ఆయా సమాచారాన్ని సర్వేనంబర్‌తో సరిచూడాలన్నారు. అనంతరం డ్రోన్ సర్వేకు సమాయత్తం కావాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, డిప్యూటీ సిటీప్లానర్ హరిదాసు, అసిస్టెంట్ సిటీప్లానర్ నాగశాస్త్రులు పాల్గొన్నారు.

ఉపాధి కార్మికులకు పని కల్పించండి

ప్రజాశక్తి - ఐ.పోలవరం

గ్రామీణ ఉపాధి కూలీలకు పని కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. మండలంలో జి.వేమవరం, గుత్తెనదీవి పంచాయితీ పరిధిలో ఉన్న అడ్డాలకాలువ వద్ద శుక్రవారం ఉపాధి కులీలతో సమావేశం నిర్వహించారు. కూలీలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ క్రాప్ హాలీడే కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అయినా అధికారులు పట్టించు కోవట్లేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను ప్రశ్నిస్తే పని లేకుండా చేస్తున్నారని తెలిపారు. రెక్కడితే కానీ డొక్కాడని తమకు పనులు కల్పించాలని కోరారు. కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. ఈనెల 24,25,26 తేదీలలో ముమ్మిడివరంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ముమ్మిడివపు సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమ్మిడి నాగేశ్వరరావు, సిహెచ్.వెంకటరెడ్డి, పద్మ, లావణ్య, ఎం.గౌరి, రామారావు పాల్గొన్నారు



సమావేశంలో పాల్గొన్న ఉపాధి కూలీలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి - తాళ్లరేవు

గాడిమొగ పంచాయతీ పరిధిలో రూ.18.70 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానిక సర్పంచ్ కామాడి గోవలక్ష్మి శంకుస్థాపన చేశారు. గాడిమొగ హైస్కూల్ వద్ద కాలువకు ఫెన్సింగ్, డ్రెయినేజీపై బల్లలు, సిసి డ్రెయిన్, పైపులైన్ తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఇఒపిఆర్‌డి రమణ, ఉప సర్పంచ్ కె.లోకేష్, వార్డు సభ్యులు డి.నాగేంద్ర, పి.రాంబాబు, నల్లి అనంత లక్ష్మి, నాయకులు కె.మాతరాజు, వనుం నూకరాజు, ఆర్.సాగర్, ఇంజినీరింగ్ సిబ్బంది కరీమ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.



శంకుస్థాపన చేస్తున్న సర్పంచ్ గోవలక్ష్మి

బీమా చెల్లింపులో పంట కోత ప్రయోగం కీలకం

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్

పంటల బీమా పరిహారంల పంట కోతల ప్రయోగం కీలకమని కాకినాడ జిల్లా ఛీఫ్ ప్లానింగ్ అధికారి పి.త్రినాథ్ పేర్కొన్నారు. అచ్చంపేట ఆర్‌బికె పరిధిలో కొప్పవరంలో రైతు పేపకాయల శ్రీనివాసు పొలంలో పంట కోత ప్రయోగం చేపట్టారు. ఎకరాకు సుమారు 28 బస్తాలు దిగుబడి వచ్చినట్లు గుర్తించారు.ప్రతిగ్రామంలో నాలుగు పంట కోతల ప్రయోగాలు నిర్వహించి దాని ప్రకారం బీమా పరిహారం చెల్లిస్తామని సిపిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్ఒ దుర్గాప్రసాద్, ఎఇఒ ఎంవి.సతీష్, విఎఎ ఎంవివి.రమణ, రైతులు పాల్గొన్నారు

సత్యదేవునికి రూ.కోటి ఆదాయం

ప్రజాశక్తి - అన్నవరం

కార్తీకమాసం సందర్భంగా అన్నవరం సత్యదేవునికి తొలి ఏకాదశి శుక్రవారం రోజున సుమారు కోటి రూపాయలు ఆదాయం లభించింది. ఏకాదశి పర్వదినం కావడంతో అధికారులు భక్తుల రద్దీకి తగ్గట్టుగా గురువారం రాత్రి నుంచి సేవా టికెట్లు అందించారు. వ్రత మండపాలు వద్ద ఇబ్బందులు లేకుండా పురోహితులు 8,500 వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాలు కారణంగా రూ.54 లక్షలు ఆదాయం లభించింది పదివేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దేవస్థానం ఇఒ ఎన్‌విఎస్ఎన్.మూర్తి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రద్దీ ఎక్కువ ఉండటంతో కొంత మంది చోరులు వారి చేతులకు పనిచెప్పారు. పలువురి వస్తువులు, నగదు దోపిడీకి గురయ్యారని పలువురు భక్తులు వాపోయారు. అయితే దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయనట్టు సమాచారం.

వాటర్ ప్లాంట్‌ను ధ్వంసం చేయొద్దని ధర్నా

ప్రజాశక్తి - కాకినాడరూరల్

తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీలో వాటర్ ప్లాంట్‌ను ధ్వంసం చేయకుండా పార్క్ స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలని కాలనీ వాసులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడారు. తాగునీటి కోసం జరిగిన పోరాటాల కాలంలో 2010లో ఎంఎల్ఎ కురసాల కన్నబాబు మహాలక్ష్మి నగర్, డ్రైవర్స్ కాలనీ , అల్లూరి సీతారామరాజు కాలనీల్లో రూ.45 లక్షలతో మూడు వాటర్ ప్లాంట్లను నిర్మించారని తెలిపారు. నేడు అల్లూరి సీతారామరాజు కాలనీలో ప్లాంట్ భవనానికి మరమ్మతులు చేసి లైబ్రరీగా, కంప్యూటర్ శిక్షణా కేంద్రంగా ఆధునికీకరించాలని కోరారు. అంతేకాని ఆప్లాంట్‌ను ధ్వంసం చేసి దానిపై కమ్యూనిటీ హాలు నిర్మాణం చేస్తామనడం తగదన్నారు. కమ్యూనిటీ హాలుకోసం మంజూరైన రూ.10 లక్షలను దుర్వినియోగం చేకుండా పార్క్ స్థలంలో కమ్యూనిటీ హాలు నిరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేపాడ శ్రీను, పుప్పాల గోవిందరాజులు , వేపాడ శ్రీనివాసు, కణితి రాంబాబు, బలసాడి నూకరాజు, దుర్గ, పోట్నూరి జయప్రకాష్, కణితి సతీష్, చిట్టిమేను అప్పలనర్స, ప్రసాద్, భవానీ, లక్ష్మీ, వేపాడ రాజా, మేడిశెట్టి దుర్గ, రత్నం, బలసాడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.



సిఎం జగన్‌ను కలిసిన దొరబాబు

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమ శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను ఎపి స్టేట్ హౌసింగు కార్పొరేషన్ చైర్మన్, వైసిపి పెద్దాపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుతో కలిసి సిఎంకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

ముగిసిన శిక్షణ తరగతులు

సామర్లకోట రూరల్ : సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో మూడురోజులుగా జిల్లా పరిషత్, పంచాయతీరాజ్‌కు చెందిన జూనియర్ అసిస్టెంట్లకు, టైపిస్టులకు జరుగుతున్న శిక్షణ శుక్రవారంతో ముగిసింది. జాబ్ చార్టు ప్రకారం పే పిక్షేషన్, సిసిఎ రూల్స్, కాంట్రాక్టు రూల్స్, పెన్షన్ ఫిక్సేషన్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. శుక్రవారం సమాచార హక్కు చట్టంపై రిటైర్డు ఇఒపిఆర్‌డి యు.సన్యాసిరావు అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఇటిసి ప్రిన్సిపల్, డిప్యూటీ సిఇఒ జె.వేణుగోపాల్ సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఐదు జిల్లాల ఉద్యోగులు, ఇటిసి ప్యాకల్టీలు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎంపిక చేసిన ఆపద మిత్ర వలంటీర్లకు 3,4 బ్యాచ్‌లుగా సోమవారం నుంచి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వేణుగోపాల్ చెప్పారు.

100 రోజులు ఉపాధి పనులు కల్పిస్తాం

ప్రజాశక్తి - కాజులూరు

100 రోజులు ఉపాధి హామీ పనులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎపిఒ పి.తేజస్వి తెలిపారు. శుక్రవారం కోలంక సచివాలయ ఆవరణలో ఉపాధి పనులు గుర్తింపుపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఒ మాట్లాడారు. మండలంలో 23 గ్రామాల్లోనూ గ్రామ సభలు నిర్వహించామన్నారు. ముతుకుమిల్లి, మసానిపాలెం, పల్లిపాలెం గ్రామల్లో గ్రామసభలు నిర్వహించాల్సి ఉందన్నారు. మండలంలో 11 వేల జాబ్ కార్డులున్నాయన్నారు. వ్యవసాయ పనుల అనంతరం ఉపాధి పనులు కల్పించాలని పలువురు కోరారు. దీనిపై ఎపిఒ మాట్లాడారు. ఈ విషాయన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కోలంకలో 73 పనులు గుర్తించామని, 1800 జాబ్ కార్డులు ఉన్నాయన్నారు. పంచాయతీల తీర్మానం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపి ఆమోదం పొందిన తరువాత పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుబ్బల మౌనిక, ఎంపిసటి సభ్యులు పంపన పద్మావతి, టెక్నికల్ అసిస్టెంట్ సరస్వతి, ఫీల్డ్ అసిస్టెంట్ మునీంద్రకుమారి పాల్గొన్నారు.

13న విశ్వబ్రాహ్మణుల వనసమారాధన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం వడ్రంగి పనివార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవగుప్తపు శ్రీనివాస్ అధ్యక్షతన నగరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ నెల 13న 10వేల మందితో బెస్ట్‌ప్రైస్ వద్ద గల చెరుకూరి వీర్రాజు తోటలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో అన్ని సంఘాల వారు కుటుంబ సభ్యులతో వచ్చి దీన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు ముద్రించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సర్వసభ్య సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పి.వీరబాబు, వైస్ ప్రసిడెంట్ సుబ్రహ్మణ్యం, నాయకులు వీరమల్ల సత్తిబాబు, తాళబత్తుల భాస్కరరావు, లోవరాజు, నక్క బుజి, పి.కోటేశ్వరరావు, నక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు పేరుతో సెల్‌ఫోన్ చోరీ

ప్రజాశక్తి - ఆత్రేయపురం

పోలీసు పేరుతో సెల్‌ఫోన్ చోరీ చేసిన ఘటన మండలంలో బొబ్బర్లంకలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బొబ్బర్లంకు చెందిన జంగా సంధ్య బ్యారేజీ రోడ్డు పక్కన పూతరేకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఒక గుర్తు తెలియని దుండగుడు నేను పోలీసునని, రాజమహేంద్రవరంలో మా సారు పూతరేకులు తెమ్మన్నారని నమ్మ బలికాడు. 30 బాక్సులు కావాలని చెప్పాడు. డబ్బులు ఫోన్‌పే చేస్తానంటూ చెప్పాడు. సంధ్య ఫోన్ నుంచి తన ఫోనుకు రూ.1 వేయమన్నాడు తన ఫోన్ పే నుంచి డబ్బులు వేస్తుండగా పాస్‌వర్డ్‌ను గమనించిన ఆ వ్యక్తం ఆమెను మాటల్లో పెట్టి ఫోన్ తీసుకుని పరారయ్యాడు. వెంటనే బ్యాంక్ ఖాతాను చూసుకోగా అందులో రూ.46వేలు మాయమైనట్టు గుర్తించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ సుధాకర్ తెలిపారు.

టైలరింగ్ షాప్‌నకు నిప్పు

ప్రజాశక్తి- కరప

మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఒక వ్యక్తి లంగి గ్రామం కొప్పిశెట్టి వారి పేటలో టైలరింగ్ షాపునకు నిప్పు పెట్టాడు. దీంతో షాపులో ఉన్న కుట్టుమిషన్లు, దుస్తులు ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. కొప్పిశెట్టి లోవరాజు వికలాంగుడు. భార్యతో కలిసి టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే పేటలో నివసిస్తున్న ఒక వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తికి దుస్తులు కుట్టాడనే నెపంతో గురువరం అర్ధరాత్రి లోవరాజు షాపునకు నిప్పుపెట్టాడు. స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. రోడ్డున పడ్డ లోవరాజు కుటుంబాన్ని మాజీ ఎంఎల్ఎ పిల్లి అనంతలక్ష్మి పరామర్శించారు. ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు. వారి వెంట మాజీ ఎంపిపి జి.శీనివాసరావు, బొంగా సింహాద్రి తదితరులున్నారు.

'చెత్త' ట్రాక్టర్ల వేలం ఎప్పుడు?

పంచాయతీ ఆదాయానికి గండి

ఆవరణలోనే వదిలేసిన వైనం

ప్రజాశక్తి - ధవళేశ్వరం

ధవళేశ్వరం పంచాయతీ తీరుపై స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఆవరణ పాతసామన్ల షాపును తలపిస్తోంది. పనికిరాకుండా ఉన్న చెత్త ట్రాక్టర్లు, చెత్త రిక్షాలను పంచాయతీ ఆవరణలోనే వదిలేశారు. గతంలో పంచాయతీకి సంబంధించిన మార్కెట్‌లో ఆసీల వేలంతో పాటు పాత చెత్త ట్రాక్టర్లు, పాత దినపత్రికలకు సంబంధించి వేలం ప్రకటన ఇచ్చారు. అయితే పాత చెత్త ట్రాక్టర్లకు మాత్రం వేలం వేయకుండా వదిలేశారు. అవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మరింత శిథిలమవుతున్నాయి. పంచాయతీ ఆవరణ పాత ఇనపసామానుల దుకాణాన్ని తలపిస్తోంది. ఏకంగా పదుల సంఖ్యలో పనికిరాని చెత్త ట్రాక్టర్లు పంచాయతీ ఆవరణలోనే సాక్షాత్కారమిస్తున్నాయి. ధవళేశ్వరం పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శి వచ్చినా ఇంకా వీటిపై దృష్టిపెట్టకపోవడంపై పలు విమర్శలు వినిపస్తున్నాయి. ఇప్పటికైనా పాత ట్రాక్టర్లకు, ట్రై రిక్షాలకు తక్షణం వేలం నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.





సత్తిబాబుకు పలువురి సంతాపం

ప్రజాశక్తి- తాళ్లరేవు

అకాల మరణం చెందిన టిడిపి సీనియర్ కార్యకర్త కొండమూరి సత్తిబాబు (బీబులు)కు పలువురు సంతాపం తెలిపారు. ఎంఎల్‌సి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎంఎల్ఎ దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జి గంటి హరీష్‌మాధూర్, సత్తిబాబు భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంఎల్ఎ చెల్లి వివేకానంద, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, ఎఎంసి మాజీ చైర్మన్ మందాల గంగసూర్యనారాయణ, టిడిపి నాయకులు మోపూరి వెంకటేశ్వరరావు తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.